క్లుప్తంగా

జగన్ మళ్లీ సీఎం కావాలని సైకిల్ యాత్ర


సైకిల్ యాత్ర చేస్తున్న బొడ్డు ప్రవీణ్

తిరుమలగిరి : ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి రెండవసారి సీఎం కావాలని కోరుతూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్ సైకిల్ యాత్ర చేపట్టాడు. తాడేపల్లిగూడెం వైపు వెళ్తూ శుక్రవారం ఆయన తిరుమలగిరిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్‌రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

పిచ్చిరెడ్డికి ఎమ్మెల్యే నివాళి


నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కిశోర్

తిరుమలగిరి : తిరుమలగిరి మండల రేషన్ డీలర్ల సంఘం మాజీ అధ్యక్షుడు కేశిడి పిచ్చిరెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో మృతుడి చిత్రపటానికి శుక్రవారం ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎస్.రఘునందన్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు తిరుమని యాదగిరి, కౌన్సిలర్లు కేశిడి సరళ యాదవరెడ్డి, బత్తుల శ్రీను, నరోత్తమ్‌రెడ్డి, భాస్కర్, శ్రీధర్, కాకి వెంకట్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, డానియల్, సురేష్, యాదగిరి పాల్గొన్నారు.

రైతుబంధుకు దరఖాస్తుల ఆహ్వానం

పెన్‌పహాడ్ : కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది జూన 6వ తేదీ నాటికి డిజిటల్ సంతకం అయిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.కృష్ణసందీప్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. రైతులు పాసుపుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్‌కార్డు జీరాక్స్‌లతో రైతుబంధు దరఖాస్తు ఫారంను జతచేసి వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి


నివాళులర్పిస్తున్న నాయకులు

తిరుమలగిరి : జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బీజేపీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ముఖర్జీ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు మూల వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం.యాదగిరి, కె.సోమయ్య, సోమిరెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

పాల సొసైటీ చైర్మన్‌గా అరుణ


కేసాని అరుణ

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం (మదర్ డెయిరీ) చైర్మన్‌గా కేసాని అరుణరామమనర్సయ్య శుక్రవారం మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఏ.రాజారాములు, టి.నర్సయ్య, కె.రాంబాబు, జి.రాములు, జి.మల్లయ్య, ఏ.యాదయ్య, కె.నర్సయ్య, బి.రామమచంద్రు, కె.కళమ్మ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ సూపర్‌వైజర్ యల్లయ్య, పాలఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని వినతి

దురాజ్‌పల్లి : విధులు సక్రమంగా నిర్వహించని కోదాడ పట్టణంలోని ఎస్టీ(బీ) హాస్టల్ వార్డెన్ రవిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్టీ అభివృద్ధి అధికారి శంకర్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. వార్డెన్ రవి నెల రోజులకు ఒకసారి కూడా హాస్టల్‌కు రావడం లేదన్నారు. స్థానికంగా విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా విధుల పట్ల అలసత్వం వహిస్తున్నారన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

పంచపాండవుల పండుగ

చిలుకూరు : బేతవోలు గ్రామంలో శుక్రవారం ముదిరాజ్ కులస్తులు పంచ పాండవుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచ పాండవులను పూజించారు. కార్యక్రమంలో కార్తిక్, హనుమంతరావు, అలవాల రాజు, తమ్మనబోయిన శంకర్, బుడిగె సురేష్, ధోని, ముసి శ్రీను, బుడిగెం వెంకన్న, తమ్మనబోయిన వీరబాబు, మట్టయ్య పాల్గొన్నారు.

పెళ్లి ధ్రువపత్రం సులభతరం

- గ్రామ పంచాయతీల్లోనే వివాహ రిజిస్ట్రేషన్
- అక్కడే సర్టిఫికెట్ అందజేత
- సద్వినియోగం చేసుకుంటున్న యువజంటలు


చీదెళ్ల పంచాయతీ కార్యాలయం

పెన్‌పహాడ్ : వివాహ నమోదును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో యువజంటలు పెళ్లి నమోదుకు ముందుకు వస్తున్నారు. గ్రామ పంచాయతీల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో నూతన జంటలకు దూరభారం తగ్గింది. జనన, మరణ నమోదు మాదిరిగానే వివాహాలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. వివాహాలు చేసుకున్న జంటలు సర్టిఫికెట్ల కోసం తిరగాల్సిన పరిస్థితి లేకుండా వివాహం జరిగిన చోటే గ్రామ పంచాయతీలో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, పంచాయతీ కార్యదర్శులు సర్టిఫికెట్లను అందజేస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో గతంలో ప్రతి జంట నమోదు కోసం షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునేవారు. దరఖాస్తు చేసుకున్న వారం, పది రోజుల తర్వాత సర్టిఫికెట్లు అందజేసేవారు. నమోదుతో పాటు సర్టిఫికెట్లను తీసుకోవడానికి కార్యాలయాలకు వెళ్లి రావడం వ్యయప్రయాసాలతో కూడుకునేది. దీంతో చాలా మంది వివాహ సర్టిఫికెట్లను పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

దరఖాస్తు చేసుకునే విధానం..

వివాహ సర్టిఫికెట్ కోసం పెళ్లి జరిగిన ప్రదేశంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. వివాహం జరిగిన రోజు నుంచి 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వధూవరుల జనన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు, వివాహం జరిగిన పెళ్లి ఫొటోలు, శుభలేఖలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. పెళ్లి జరిగినట్లు వధూవరుల తరఫున ఇద్దరు చొప్పున సాక్షి సంతకాలు అవసరం ఉంటాయి. వీరిని కూడా తీసుకెళ్తే అన్ని పత్రాలను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులు సర్టిఫికెట్లను అందిస్తారు.

పెళ్లికి ముందే దరఖాస్తు చేసుకోవచ్చు..

యువతి, యువకులు పెళ్లికి వారం రోజుల ముందుగా కూడా పెళ్లి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పెళ్లి పత్రిక ఇతర పత్రాలు సమర్పిస్తే పంచాయతీ కార్యదర్శి పెళ్లి పందిరిలోనే సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు ఇస్తాం



గ్రామ శివారుల్లో ఫంక్షన్ హాల్, గుడి, చర్చి, ఇంట్లో ఎక్కడ పెళ్లి జరిగినా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సర్టిఫికెట్లను అందిస్తాం. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకుంటే పెళ్లి రోజే వివాహ నమోదు సర్టిఫికెట్‌ను ఇస్తాం. పెళ్లి నమోదుకు కావాల్సిన అన్ని వివరాలతో పాటు అవసరమైన ఫొటోలను అందించాల్సి ఉంటుంది. – సంజయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి, చీదెళ్ల

పారదర్శకంగా నమోదు



పారదర్శకంగా పెళ్లి నమోదు సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతోంది. గతంలో వివాహ సర్టిఫికెట్ల కోసం సూర్యాపేటకు వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో డబ్బులు, సమయం వృథా జరిగేది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీల్లోనే పెళ్లి నమోదుకు అవకాశం కల్పించారు. – పరెడ్డి సీతారాంరెడ్డి, సర్పంచ్, చీదెళ్ల

ప్రజలను మోసగించడమే కేసీఆర్ నైజం


నూతనకల్ : మాట్లాడుతున్న పిడమర్తి రవి

నూతనకల్ : ప్రజలను మోసగించడమే కేసీఆర్ నైజమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్ అన్ని వర్గాలను మోసగించి తన కుటుంబ సభ్యులకు పదవులు అప్పగించారని ఆయన విమర్శించారు. అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన అమరజ్యోతి స్థూపంలో కూడా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల పేర్లను అమరజ్యోతి స్థూపానికి పెట్టలేదన్నారు. ఉద్యమంలో 1300 కుటుంబాలకు చెందిన వారు మరణిస్తే కేవలం 500మందికి మాత్రమే సహాయ సహకారాలు అందించారన్నారు. రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన కవులు, కళాకారులను విస్మరించారని విమర్శించారు. ప్రజలు కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని పారదోలాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తీగల గిరిధర్‌రెడ్డి, మద్దిరాల ఎంపీటీసీ మాడ్గా కృష్ణమూర్తి, పాల్వాయి సూరయ్య, మరికంటి రమేష్, నకిరేకంటి రవి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో లబ్ధి కోసమే దశాబ్ది ఉత్సవాలు

మద్దిరాల : రానున్న ఎన్నికల్లో లబ్ధికోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిట్టగడుపుల రమేష్, చేడే మహేందర్, మీసాల మహేష్, చుక్క శ్రీకాంత్, ఎర్ర అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం అందజేత

తిరుమలగిరి : తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983–84 సంవత్సరంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆ పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతుకు శుక్రవారం రూ.20వేల ఆర్థిక సాయం అందించారు. ఆ నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

నూతనకల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండల కేంద్రానికి చెందిన నామల అంజి కుటుంబ సభ్యులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థికసాయం అందజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరిగారి ప్రీతమ్ అందించిన రూ.10వేల నగదును వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి, కల్లెం కృష్ణారెడ్డి, కట్టా మల్లారెడ్డి, జటంగి గణేష్, జూలూరి కేశవచారి, మొగుళ్ల వెంకన్న, పగిళ్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

జగదీశన్న కప్ క్రీడలు ప్రారంభం


రామారంలో క్రీడలను ప్రారంభిస్తున్న మంత్రి తనయుడు వేమన్‌రెడ్డి

సూర్యాపేట రూరల్ : సూర్యాపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో జగదీశన్న కప్ క్రీడలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూర్(ఎస్) పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు బాబు నాయక్, సంతోష్ రెడ్డి, భీమ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భీష్మారెడ్డి, శీను, రవి, జానయ్య, వెంకటయ్య, ఉప్పల ఆనంద్, వెంకన్న యాదవ్, కిరణ్ ప్రారంభించారు.

వేమన్ రెడ్డి విస్తృత పర్యటన..

సూర్యాపేట మండలంలో మంత్రి జగదీష్ రెడ్డి తనయుడు వేమన్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. రామారం, రత్నపురం, రామచంద్రపురం, యర్కారం గ్రామాల్లో క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి


ఆత్మకూర్(ఎస్) : ఇస్తాళాపురంలో ప్రచారం చేస్తున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు


తిరుమలగిరిలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

దురాజ్‌పల్లి : సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులను కేటాయించిందని, పట్టణంలో అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరసింహ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని 42 వార్డులో రెండవ రోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. మున్సిపాలిటీలోని వీధి వ్యాపారులకు స్వనిధి పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.10వేలను కేంద్ర ప్రభుత్వం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, పార్లమెంట్ కో కన్వీనర్ తుక్కని మన్మథ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మీరు అక్బర్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్దాస్ ఉపేందర్, పార్టీ మండల అధ్యక్షుడు వెన్న శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా పార్లమెంట్ కో కన్వీనర్ కొప్పుల క్రాంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అత్మకూర్ (ఎస్) : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఇస్తాళాపురం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లకు, శ్మశాన వాటికలకు, డంపింగ్ యార్డులకు, రైతు వేదికల నిర్మాణాలకు, హరితహారానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పందిరి రామిరెడ్డి, కర్నాటి కిషన్, తూడి సారయ్య, ఎండీ అస్లం, పందిరి మాధవరెడ్డి, గంధం యాదయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, పల్స మల్సూర్, చందు నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలపై బీజేపీ నాయకుల ప్రచారం

తిరుమలగిరి : తిరుమలగిరి మండలంలో బీజేపీ నాయకులు శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్సోజు ధీన్‌దయాళ్, మేడబోయిన యాదగిరి, కొండా సోమయ్య, మూల వెంకట్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, జ్యోతి, యాదవరెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లయ్య, సోమయ్య పాల్గొన్నారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి


మాట్లాడుతున్న మందుల సామేలు

నాగారం : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ను స్థానికుడినైనా తనకే ఇవ్వాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు కోరారు. శుక్రవారం ఈటూరు గ్రామంలో ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన పనులను పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట లాదినేని నాగయ్య, కూరాకుల యాదగిరి, కత్తుల పూర్ణయ్య, ఎల పాపయ్య, వంగూరి అబ్బులు, బోడ ముత్తయ్య, శ్రీను, పేరాల సోమయ్య, మల్లయ్య, ప్రగతి యూత్ సభ్యులు పేరాల యాదగిరి, బోడ పరశురాములు ఉన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామానికి చెందిన వంగూరి ఉప్పలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు శుక్రవారం మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో లాదినేని నాగయ్య, కూరాకుల యాదగిరి, కత్తుల పూర్ణయ్య, ఎల పాపయ్య, పేరాల యాదగిరి, బోడ పరశురాములు, వంగూరి అవిలమల్లు, కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నిధులు మంజూరైనా బీటీకి నోచుకోని రహదారులు


అర్వపల్లి శివారులో అధ్వానంగా ఉన్న రహదారి


కొత్తగూడెం-చాకలిగూడెం మధ్య..

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలంలోని కొత్తగూడెం రోడ్డు బీటీ రెన్యూవల్‌కు నిధులు మంజూరై ఏడాది కావస్తున్నా ఇంతవరకు పనులు ప్రారంభం కావడం లేదు. అయితే రోడ్డు బీటీ పూర్తిగా దెబ్బతినడంతో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ ఎంఆర్‌ఆర్ నుంచి 5 కిలోమీటర్ల బీటీ రెన్యూవల్‌కు రూ.71 లక్షలు మంజూరు చేయించారు. ఇప్పటికే ఈ పనుల ప్రారంభానికి నాలుగు సార్లు టెండర్లు పిలిచినా బిల్లులు సకాలంలో రావడం లేదనే కారణంతో కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుతం వర్షాలు ప్రారంభంకావడంతో ఈ రోడ్డు మరింత దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

27న తిరుమలగిరిలో ప్రగతి నివేదన సభ


తిరుమలగిరి : మాట్లాడుతున్న రఘునందన్‌రెడ్డి


తుంగతుర్తి : మాట్లాడుతున్న సీతయ్య

తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గ ప్రగతి నివేదన సభ ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన జరిగే సభ అనివార్య కారణాల వల్ల 27కు వాయిదా పడినట్లు తెలిపారు. ఈ ప్రగతి నివేదిక సభకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత, పట్టణ అధ్యక్షుడు పి.యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, దూపటి రవీందర్, కౌన్సిలర్లు బత్తుల శ్రీను, సరిత, ప్రియలత, శ్రీలత, అనసూయ, రాములు, సందీప్ నేత, సత్యనారాయణ, నాని, రాములు పాల్గొన్నారు.

అర్వపల్లి : తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఈ నెల 27న జరిగే తుంగతుర్తి ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. మంత్రి కేటీఆర్ పాల్గొనే సభకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పేర్కొన్నారు.

తుంగతుర్తి : తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ నెల 27న జరిగే ప్రగతి నివేదన బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శుక్రవారం బండరామారంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వీరబోయిన రమేష్, గడ్డం ఉప్పలయ్య, ఆకారపు సైదులు, పొడేటి యాదగిరి, మహేందర్, సోమనర్సయ్య పాల్గొన్నారు.

బహిరంగ సభను విజయవంతం చేయాలి

నాగారం : తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ నెల 27న జరిగే సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ పాల్గొనే బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గుండగాని అంబయ్యగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యారాల రాంరెడ్డి, దోమల బాలమల్లు, పాదిల రమేష్, గుంటకండ్ల ముకుందారెడ్డి, యారాల నర్సింహారెడ్డి, కూరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మద్దిరాల : ఈ నెల 27న తిరుమలగిరిలో జరిగే ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ.రజాక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సర్పంచ్‌లఫోరం మండల అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లు కపోత్తంరెడ్డి, ఆకుల ఉప్పలయ్య, సూరినేని నర్సింహారావు పాల్గొన్నారు.

నూతనకల్ : తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే తుంగతుర్తి ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బత్తుల విజయ్‌కుమార్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26న నిర్వహించాల్సిన ప్రగతి నివేదన సభ 27వ తేదీకి వాయిదా వేయబడిందని తెలిపారు.

భారత్ బచావో సెమినార్ కరపత్రాల ఆవిష్కరణ


కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

సూర్యాపేటటౌన్ : ఈ నెల 25న నల్లగొండలోని టీఎన్‌జీఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగే భారత్ బచావో సెమినార్‌ను జయప్రదం చేయాలని జిల్లా స్థాయి బాధ్యులు సీహెచ్. సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం ఎదుట శుక్రవారం కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని, రాబోయే ఎన్ని కల్లో మతోన్మాద శక్తులను ఓడించాలని కోరారు. కార్యక్రమంలో అరుణజ్యోతి, ఆవుల నాగరాజు, కొత్తపల్లి రేణుక, వెంకట్ యాదవ్, భద్రయ్య, కోటయ్య పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో మోస్తరు వర్షం


తిరుమలగిరిలో కురుస్తున్న వర్షం


అర్వపల్లిలో కురుస్తున్న వర్షానికి పోస్టాఫీసు ఎదుట నిలిచిన నీరు

తిరుమలగిరి : తిరుమలగిరి మండలంలో శుక్రవారం వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురియకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కురిసిన వర్షం వల్ల విత్తనాలు వేయడానికి అవకాశం ఏర్పడిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అర్వపల్లి : మూడు రోజులుగా కురుస్తున్న తొలకరి వర్షాలతో వ్యవసాయ పనులు మండల వ్యాప్తంగా ముమ్మరం అయ్యాయి. ఈ వర్షాల మూలంగా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా వర్షాలతో కొన్ని గ్రామాల రోడ్లు బురదమయంగా మారాయి.

మద్దిరాల : మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన ర్యాలీ


ర్యాలీ నిర్వహిస్తున్న వయోవృద్ధులు

పెన్‌పహాడ్ : వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు రంగినేని లక్ష్మీకాంతరావు అన్నారు. వయోవృద్ధులపై వేధింపుల నివారణకు అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. వయోవృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేయాలని, వేధింపుల బారిన పడుతున్న వృద్ధులను కాపాడాలని, తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా హింసకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంఘం నాయకులు గజ్జెల ధర్మారెడ్డి, రామకృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, జగన్‌రెడ్డి, ప్రవీణ్, మోహన్‌రావు, చలపతిరావు, విజయ్‌కుమార్, వరకాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

కృష్ణమూర్తి ఆశయాల సాధనకు పోరాడాలి


నివాళులర్పిస్తున్న నాయకులు

దురాజ్‌పల్లి: సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు చంద్ర కృష్ణమూర్తి (ఎల్లన్న) ఆశయల సాధనకు పోరాడాలని ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్లన్న 27వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి భూక్యా రాంజీ, జిల్లా నాయకులు జీవన్, పీడీఎస్‌యూ నాయకులు సింహాద్రి, పీవైఎల్ జిల్లా నాయకులు వీరబాబు, శ్రీకాంత్, పీఓడబ్ల్యూ నాయకులు శైలజ, పద్మ, కిషోర్, నవీన్ పాల్గొన్నారు.

పన్నులు చెల్లించాలి

సూర్యాపేట : మున్సిపాలిటీలో పన్నులను వడ్డీ లేకుండా చెల్లించడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి శుక్రవారం తెలిపారు. జూలై 1 నుంచి బకాయి పన్నుపై నూటికి రూ.2 చొప్పున వడ్డీ ఉంటుందని తెలిపారు.

విద్యుదాఘాతంతో గేదె మృతి

నూతనకల్ : విద్యుదాఘాతానికి గురై గేదె మృతి చెందిన సంఘటన తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జటంగి వెంకన్న గేదె తన వ్యవసాయ పొలంలో మేతమేస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలింది. దీంతో విద్యుదాఘాతం ఏర్పడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.

గోవధ జరగకుండా చూడాలి

తుంగతుర్తి : బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. బక్రీద్ పండుగకు అక్రమంగా తరలిస్తున్న ఆవులను, దూడలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆయనతో పాటు కమలేష్‌దాస్, నవీన్ నాయక్ ఉన్నారు.

రామయ్య సేవలు ఎనలేనివి


రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బాలభవన్ సిబ్బంది

సూర్యాపేటటౌన్: సూర్యాపేట బాల కేంద్రం ఏర్పాటులో బాలభవన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వీవీ రామయ్య సేవలు ఎనలేనివని విశ్రాంత అధ్యాపకుడు హమీద్‌ఖాన్ అన్నారు. బాలభావన్‌లో ఇటీవల మరణించిన వీవీ రామయ్య చిత్రపటానికి శుక్రవారం నివాళులర్పించారు. కార్యక్రమంలో బాల కేంద్రం సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణరెడ్డి, వెన్న కవిత, శ్రీనివాస్‌రెడ్డి, ఆలూరి విక్టర్, ఎల్లయ్య, సింగ్, ఉమా, అనిల్, సాయి పాల్గొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి

నడిగూడెం : శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు మునగాల సీఐ బీవీ.రాఘవులు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్‌లను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎస్ఐ పి.ఏడుకొండలు, తదితరులు ఉన్నారు.